
వి.కోటలో గణేష్ విగ్రహాల శోభాయాత్ర


చిత్తూరు నగరం కట్టమంచి చెరువులో విగ్రహాల నిమజ్జనం

వినాయకా.. సెలవిక!




మసీదు వద్ద వినాయక ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలు

వి.కోటలో ప్రశాంతం

వి.కోటలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ సోమవారం వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో కొలువుదీరిన అయోధ్య గణపతి విగ్రహం ఎగువ చెక్ పోస్టుకు చేరుకోగా.. అక్కడ్నుంచి ఒక్కొక్కటిగా 25 విగ్రహాలు ర్యాలీలో కలిసి శోభాయాత్రగా పత్రపల్లె చెరువుకు తరలాయి. ఈ క్రమంలో మసీదు వద్దకు విగ్రహాలు చేరుకోగానే డప్పువాయిద్యాలు ఆపి.. సంప్రదాయాన్ని పాటించారు. శోభాయాత్రలో వచ్చిన వారికి ముస్లింలు శీతల పానియాలు, తాగునీరు, మజ్జిగ అందించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. విగ్రహాలు తరలుతున్న ట్రాక్టర్‌ను కాసేపు ముస్లింలు నడిపారు. కొందరు వాహనంలో కూర్చోగా.. మరికొందరు చిన్నారులతో కలసి భక్తి పాటలకు నృత్యాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఈ సఖ్యత కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు. అఖిల పక్ష నేతలు, ఇరు వర్గాల పెద్దలందరూ శోభాయాత్రలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది.

అందరికీ థ్యాంక్స్

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరగడానికి సహకరించిన అన్ని వర్గాల వారికి ఎస్పీ మణికంఠ అభినందనలు తెలిపారు. సోమవారం రాత్రి వి.కోట చేరుకున్న ఆయన శోభాయాత్రను పరిశీలించారు. పత్రపల్లె చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చూశారు. కొన్ని రోజుల కిందట చోటుచేసుకున్న అల్లర్లు కేవలం ఇరు కుటుంబాలకు చెందినవేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం మసీదు వీధి ద్వారా శోభాయాత్ర వెళ్లినా అక్కడి వారు సహకరించిన తీరు ఇక్కడి ప్రజల మధ్య సఖ్యతను తెలియజేస్తోందన్నారు. నిమజ్జన స్థలం వద్ద ఒక్కో విగ్రహాన్ని జలధిలోకి విడిచి మరో మార్గం ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రభాకర్, సీఐలు భాస్కర్, సోమశేఖర్‌రెడ్డి న్నారు.

- వి.కోట


కట్టమంచి చెరువు వినాయక నిమజ్జన ఘాట్‌లో జనసందోహం

చిత్తూరులో ఉత్సాహంగా..

వినాయక చవితి ఉత్సవాల్లో మూడో రోజైన సోమవారం నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. చిత్తూరు కట్టమంచి చెరువు నిమజ్జన ఘాట్‌లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాలను ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. క్రేన్ల ద్వారా నగరపాలక సిబ్బంది వీటిని నిమజ్జనం చేశారు. తమ ఇళ్లల్లో పూజించిన వినాయక ప్రతిమలను నగరవాసులు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు, అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనంలో పాల్గొన్నభక్తులకు దాతలు తాగునీరు, మజ్జిగ, పండ్ల రసాలు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. నిమజ్జనంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం స్వచ్ఛంద సంస్థలు కాల్‌సెంటర్ సేవలు అందించాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. గంగాసాగరం, దుర్గానగర్ కాలనీ, గిరింపేట, మంగసముద్రం, తిమ్మసముద్రం తదితర చెరువుల్లోనూ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

- చిత్తూరు కల్చరల్




పత్రపల్లె చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ



ట్రాక్టరులో విగ్రహాల తరలింపు




ఘాట్ వద్ద విగ్రహాలకు పూజలు చేసి నిమజ్జనానికి అప్పగిస్తున్న భక్తులు



స్వర్ణ నెమలిపై వరసిద్ధుడు

కాణిపాకంలోని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, చినకాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, అగరంపల్లె, వడ్రాంపల్లె, దామరగుంట, కురప్పల్లె గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామికి ఉభయదారుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను నెమలి వాహనంపై ఉంచి పురవీధులలో ఊరేగించారు. రాత్రి ఉభయదారులు గంగుండ్రి మండపం నుంచి ఉభయ వరస తీసుకు రావడంతో అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను స్వర్ణ నెమలిపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు. సర్పంచ్ శాంతిసాగర్‌రెడ్డి, ఈవో గురుప్రసాద్, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు. కాణిపాకం, అగరంపల్లె, కాణిపాకపట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె, తిరువణంపల్లెలకు చెందిన విశ్వకర్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

- ఐరాల(కాణిపాకం)



పాఠశాలల్లో చేరకుంటే చర్యలు : డీఈవో

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 9: వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేసిన 464 మంది ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని డీఈవో దేవరాజు ఆదేశించారు. సర్దుబాటు కింద వెళ్లిన టీచర్లు వారికి కేటాయించిన పాఠశాలల్లో వెంటనే చేరాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బదిలీలు, డిప్యూటేషన్లపై నిషేధం ఉన్నందున వాటికోసం దరఖాస్తు చేసుకుని, ఒత్తిడి తెచ్చేవారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

రూ.2.93 కోట్లతో సొసైటీల కంప్యూటరీకరణ

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 9: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నాబార్డు డీడీఎం సునీల్ సోమవారం తెలిపారు. సొసైటీల్లో అక్రమాలకు అవకాశం లేకుండా.. పారదర్శక లావాదేవీలకు ఈ ప్రక్రియ దోహద పడుతుందన్నారు. ఒక్కో సొసైటీకి రూ.3.91 లక్షల చొప్పున రూ.2.93 కోట్లతో ఉమ్మడి జిల్లా పరిధిలోని 77 సొసైటీల కంప్యూటరీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. గాంధీ జయంతి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేస్తున్నామన్నారు.

రూ.8 కోట్లతో కోల్డ్ స్టోరేజ్

వి.కోట వద్ద ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత ● రెవెన్యూ సదస్సులు వాయిదా ● కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 9: వి.కోట వద్ద రూ.8 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. తన చాంబరులో సోమవారం ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కృషి విజ్ఞాన్ కేంద్రం నిర్మాణానికి, కుప్పం, చిత్తూరులలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమౌతాయన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో 24వేల హెక్టార్లలో రైతుల భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. రూ.10 కోట్లతో జిల్లాలో హార్టికల్చర్ అభివృద్ధికి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడ వరదల నేపథ్యంలో రెవెన్యూ సదస్సులు వాయిదా పడ్డాయన్నారు. ఆయన మాటల్లోనే..

పీడీ యాక్టు తప్పదు

వి.కోటలో ఇటీవల జరిగిన ఘటన పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి. వి.కోటలో ఆరు



నెలల పాటు ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్టు పెడతాం. వి.కోటలో ఎలాంటి అల్లర్లు జరగకుండా నాతో పాటు ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

విభిన్న ప్రతిభావంతులకు మెగా వైద్యశిబిరాలు

అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు 'అలింకో'తో సమన్వయం చేసుకుని మెగా వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. వీరికి అవసరమైన కృత్రిమ ఉపకరణాలను ఉచితంగా అందజేస్తాం. కుప్పంలో కంటి వైద్య పరీక్షలు చేసిన 4500 మందికి ఈనెలలో ఉచితంగా కళ్లద్దాలు, 1200 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నాం.

ఎంపీ ల్యాడ్స్‌తో పనులు

చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్పకు సంబంధించి ఎంపీ ల్యాడ్స్‌లో రూ.9కోట్లతో పనులు మంజూరై.. పూర్తికాని వాటికి అనుమతులు ఇస్తున్నాం. ప్రస్తుత ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు చెందిన ఎంపీ నిధులు రూ.35 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు అందాయి. ఇటీవలి గ్రామ సదస్సుల ద్వారా అందిన ప్రతిపాదనల మేరకు కనీస సదుపాయాలు కల్పిస్తాం. జిల్లావ్యాప్తంగా రూ.65 కోట్లతో గ్రామీణప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నాం. గోశాలల నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించాం.

ప్రక్షాళన దిశగా రెవెన్యూశాఖ

గత నెల చివర్లో జరగాల్సిన ఉద్యోగుల బదిలీలు వాయిదా పడ్డాయి. త్వరలో నిర్వహించనున్న బదిలీల్లో ప్రక్షాళన దిశగా రెవెన్యూశాఖను ఎంపిక చేశాం. డీటీ, ఆర్ఐ, వీఆర్వోలను తప్పనిసరిగా బదిలీ చేస్తాం. మ్యూచువల్ ఉంటేనే ఇతర జిల్లాల బదిలీకి అనుమతిస్తాం. సచివాలయ ఉద్యోగులను నిబంధనల మేర కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపడతాం. ఇతర జిల్లాలకు సంబంధించి బదిలీల్లో ప్రత్యేక విభాగాలకు ప్రాధాన్యమిస్తాం.

లంచం అడిగితే చెప్పండి

ఏ శాఖలో అయినా, ఏ స్థాయి ఉద్యోగైనా పనుల కోసం లంచం అడిగితే నా దృష్టికి తీసుకురండి. అది నిజమని తేలితే వారిపై వేటు వేస్తాం. ఉద్యోగులు సైతం సేవాదృక్పథంతో పనిచేయాలి. అన్ని శాఖల్లో ఫైళ్ల పెండెన్సీ లేకుండా క్లియర్ చేయాలని ఆదేశించాం.

వరద బాధితులకోసం స్పెషల్ కౌంటర్

విజయవాడ వరద బాధితుల సహాయార్థం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు విరాళాలిచ్చి సహకరించాలి. దీనికోసం మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దాతలిచ్చే విరాళాలను సీఎంఆర్ఎఫ్ ద్వారా విజయవాడ వరద బాధితులకు పంపిస్తాం.

కాణిపాక ఆలయ పవిత్రతను కాపాడండి

● మాజీ మంత్రి గల్లా అరుణకుమారి

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 9: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వినాయక స్వామి ఆలయ పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె దిగువమాఘం నుంచి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. నిత్యం వేలాది మంది స్వామి దర్శనార్థం విచ్చేసే క్షేత్రంలో.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తి భావం పెంపొందేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కాణిపాక ఆలయం నుంచి ఆర్చి వరకు ఎలాంటి రాజకీయ, వ్యాపార ప్రకటనలు లేకుండా తీర్మానం చేయించి, అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు అగరంపల్లె ఆర్చి నుంచి ఐరాల క్రాస్ రోడ్డు వరకు వివిధ పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, ప్రకటనలతో నిండి ఉన్నాయన్నారు. దీనిపై ఆలయ అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఆలయ అధికారులు స్పందించి బ్యానర్లను తొలగించి భక్తులలో భక్తి భావం పెంపొందేలా చూడాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం రుచిగా ఉండాలి



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 9: ప్రభుత్వ బడుల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పిల్లలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. మెనూ మార్పులపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యుల నుంచి మెనూ మార్పు పట్ల సలహాలు, సూచనలు రెండు రోజుల్లో సేకరించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో దేవరాజు, ఎస్‌ఎస్ఏ ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

మద్యం మాన్పించే పేరుతో మోసం చేసిన వ్యక్తికి జైలుశిక్ష



నాగరాజ్

చిత్తూరు లీగల్, సెప్టెంబరు 9: మద్యం మాన్పిస్తానని అధిక మోతాదులో నాటుమందు ఇచ్చిన వ్యక్తికి చిత్తూరు న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన నాగరాజ్ చిత్తూరులోని కామేశ్వర్ నగర్‌లో లైఫ్‌కేర్ పేరిట రీహేబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మద్యం పూర్తిగా నిలిపేందుకు తమ వద్ద నాటుమందు ఉందని ప్రచారం చేశాడు. ఈ క్రమంలో చిత్తూరు శ్రీనివాసనగర్‌కు చెందిన ఆశ తన కుమారుడు తరుణ్‌ను లైఫ్‌కేర్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఎక్కువ మోతాదులో మందు ఇవ్వడంతో 2022 డిసెంబరు 5వ తేదీన తరుణ్ మృతిచెందాడు. ఆశ ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నాగరాజ్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు సోమవారం చిత్తూరు ఏఎస్‌జే కోర్టులో విచారణకు రాగా, నేరం రుజువు కావడంతో నాగరాజుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.రెండువేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వెన్నెల తీర్పుచెప్పారు. ఈ కేసును ఏపీపీ స్వాతి వాదించారు.

కర్ణాటక మద్యం స్వాధీనం..ఒకరు అరెస్టు

గుడుపల్లె, సెప్టెంబరు 9: కర్ణాటక నుంచి గుడుపల్లె మీదుగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. సోమవారం రాత్రి కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం సమీపంలోని ఆవుల చెరువు రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. బిసానత్తం మురళీకృష్ణ కర్ణాటక నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఆపారు. అతడు వాహనాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొన్నారు. అతడి వద్ద ఉన్న సంచిని పరిశీలించగా అందులో 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఉన్నాయి. మద్యాన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

అన్నపై తమ్ముడు కత్తితో దాడి

పుంగనూరు రూరల్, సెప్టెంబరు9: ఆస్తి కోసం అన్నను తమ్ముడు కత్తితో పొడవడంతో అన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. చౌడేపల్లె మండలం ఏ.కొత్తకోటకు చెందిన లింగప్ప కుమారులు నాగరాజ, చంద్రమౌళి. వీరు ఆస్తి కోసం సోమవారం ఉదయం ఘర్షణ పడ్డారు. అన్న నాగరాజపై తమ్ముడు చంద్రమౌళి కత్తితో దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. నాగరాజను కుటుంబసభ్యులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూల్‌డ్రింక్ షాపులో మద్యం విక్రయం..

యజమాని అరెస్టు

కల్లూరు, సెప్టెంబరు 9: కూల్‌డ్రింక్ షాపులో మద్యం విక్రయిస్తున్న యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.9వేలు విలువైన 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్ఐ రాజారెడ్డి కథనం మేరకు.. రహస్య సమాచారం మేరకు కల్లూరులోని శ్రీరాములుకు చెందిన కూల్‌డ్రింక్ దుకాణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ననియాలలో ఎస్పీ



రామకుప్పం, సెప్టెంబరు 9: రామకుప్పం మండలం ననియాల ఎలిఫెంట్ క్యాంపును, ఎకోటూరిజం పార్కును సోమవారం ఎస్పీ మణికంఠ దంపతులు సందర్శించారు. అక్కడ కుంకీలు (శిక్షణ పొందిన ఏనుగులు) జయంత్, వినాయక్‌తో సరదాగా ఫొటోలు దిగారు. రామకుప్పం శివార్లలోని వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహక కమిటీ పెద్ద సీతాపతి తదితరులు ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం జామియా మసీదును సందర్శించారు. అక్కడ ముస్లిం పెద్దలు మహ్మద్‌రఫీ, హనీఫ్, అక్బర్, నియాజ్, ఆదిల్, నిసార్, సనావుల్లా తదితరులు వీరిని సత్కరించారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు

తిరుమల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు లభించింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను టీటీడీ ఆదివారం లెక్కించి, సోమవారం ఉదయం ప్రకటించింది. ఆదివారం 81,178 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.25,643మంది తలనీలాలు సమర్పించారు.

శ్రీపద్మావతమ్మ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా శశికళ

తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 9: శ్రీపద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎస్.శశికళను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అదనపు ప్రిన్సిపాల్‌గా ఉన్న ఈమె ప్రస్తుతం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

రేషన్ బియ్యం స్వాధీనం : ఒకరి అరెస్టు



గుడుపల్లె, సెప్టెంబరు 9: గుడుపల్లె మండలం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. సోమవారం మధ్యాహ్నం కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని చప్పిడి గరిగెలు క్రాస్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన లగేజి ఆటోను తనిఖీ చేశారు. 20 గోతాల్లో 960 కిలోల బియ్యం ఉండగా గుర్తించారు. ఆటోలోని వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతడ్ని పట్టుకున్నారు. నిందితుడు శాంతిపురం మండలం అబకలదొడ్డి చెందిన నరేంద్రగా గుర్తించారు. ఇతడు కుప్పం మండలంలోని పలు గ్రామాలు, సరిహద్దులోని ఉన్న తమిళనాడు గ్రామాల నుంచి రేషన్ షాపులో బియ్యాన్ని తీసుకొని కర్నాటక రాష్ట్రం బంగారుపేటలో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

గ్రానైట్ లారీ పట్టివేత



గుడుపల్లె, సెప్టెంబరు 9: శాంతిపురం మండలం నుంచి గుడుపల్లె మండలం మీదుగా తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకొన్నారు. పట్టుబడిన లారీని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకొని, ఒకరి అరెస్టు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గుడుపల్లె మండలం మీదుగా గ్రానైట్ అక్రమ రవాణా అవుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ఆదివారం రాత్రి కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పై తమ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేయగా గ్రానైట్ లారీ కంటపడిందన్నారు. లారీ డ్రైవర్‌ను ఆపి ప్రశ్నించగా అతడి వద్ద గ్రానైట్‌కు సంబంధించిన పత్రాలు ఏమి లేదన్నారు. లారీని పోలీసు స్టేషన్‌కు తరలించి సీజ్ చేసి పలమనేరు మైన్స్ సమాచారం అందించినట్లు ఎస్ఐ తెలిపారు.

భగవంతుడి సేవే పరమావధిగా తిరుమలనంబి

రంగనాథ యతీంద్ర మహాదేశికన్



తిరుమల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): భగవంతుడి సేవే పరమావధిగా భావించి తిరుమలనంబి జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంకర్యానికి అంకితం చేశారని అహోబిలం మఠాధిపతి శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి వచ్చిన రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అనుగ్రహభాషణం చేస్తూ తిరుమలనంబి తన తాతగారైన యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాపవినాశనం నుంచి తీర్థం తీసుకువచ్చి శ్రీవారికి అభిషేకం చేసేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపవినాశనం నుంచి స్వామి జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపజేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయాల్సిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలోని 700 శ్లోకాలను సంగ్రహించి యమునాచార్యులు 32 శ్లోకాలతో గీతార్థ సంగ్రహం పేరుతో గ్రంథం రచించారన్నారు. ఈశ్లోకాలు బ్రహ్మవిద్యతో సమానమైనవని చెప్పారు.

తిరుమల మొదటి పౌరుడు తిరుమలనంబి

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. శ్రీవారికి తీర్థ కైంకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు తిరుమలనంబి అన్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమ భక్తుల జన్మదినాల సందర్భంగా ప్రతి ఏడాది వారిపేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలు టీటీడీ నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తర్వాత ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 16 మంది ప్రముఖ పండితులు శరణాగతి తత్వాన్ని గురించి వివరించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం, తిరుమలనంబి వంశీకులు తాతాచార్య కృష్ణమూర్తి, రంగనాథన్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

మంగళం, సెప్టెంబరు 9: తిరుమల పాపవినాశనం సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం టాస్క్‌ఫోర్సు పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసి, 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్సు ఆర్ఐ సురేష్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ బృందం సోమవారం తిరుమల పాప వినాశనం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, నిషేధిత అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ టాస్క్‌ఫోర్సు పోలీసుల కంట పడ్డారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలను పడవేసి పారిపోయారు. టాస్క్‌ఫోర్సు బృందం వారిని వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో వారు వదలి వెళ్లిన పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. వారిని తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

ఎర్రావారిపాలెం ఎస్ఐకి చార్జి మెమో

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 9: అవినీతికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బరాయుడు సస్పెండ్ చేశారు.శ్రీగంధం కేసులో నిందితుల కుటుంబీకులను బెదిరించి డబ్బులు వసూలు చేయడమే ఇందుకు కారణం.గత నెల 20తేదిన ఎర్రావారిపాలెంలోని ఆటోలో శ్రీగంధం తరలిస్తుండగా జడ్పీ హైస్కూల్ వద్ద 8మందిని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.వీరిలో ఇర్లపాలేనికి చెందిన గుండ్రాతి కుప్పం చంద్రయ్య ఒకరు.ఆయన కుమారుడు సుబ్రమణ్యం బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఇటీవలే వచ్చాడు. కువైట్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చి మళ్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో అతడి తండ్రి చంద్రయ్య శ్రీగంధం కేసులో పట్టుబడ్డాడు.ఇదే అదునుగా భావించిన కానిస్టేబుళ్లు దేవేంద్ర నాయక్, సి. గుర్రప్ప నిందితుడు చంద్రయ్య భార్య లక్ష్మిని, కుమారుడు సుబ్రమణ్యాన్ని డబ్బులిమ్మని బెదిరించారు. లేదంటే సుబ్రమణ్యాన్ని శ్రీగంధం కేసులో ఇరికించి కువైట్ పోనీయకుండా చూస్తామని బెదిరించారు.దీంతో ఇల్లు కట్టుకునేందుకు కష్టపడి దాచుకున్న రూ.29వేలను వారికి సమర్పించుకున్నారు.ఓ ఆటో డ్రైవర్‌ను కూడా శ్రీగంధం తరలింపు కేసు పెట్టిస్తామని బెదిరించి రూ.10 వేలు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది.ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో శనివారం 'స్మగ్లింగ్ కేసు పెడతామని డబ్బుల వసూలు....ఎర్రావారిపాలెం స్టేషన్‌లో వసూల్‌నాయక్‌లు' శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్పీ సుబ్బరాయుడు స్పెషల్ బ్రాంచ్ అధికారులనుంచి వివరాలు తెప్పించుకున్నారు.డబ్బు వసూలు చేసిన కానిస్టేబుళ్ళు దేవేంద్రనాయక్,గుర్రప్పలను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దారి తప్పుతున్న కానిస్టేబుళ్ళపై నిర్లక్ష్య వైఖరి అవలంబించిన ఎస్ఐ ఎర్రిస్వామికి చార్జిమెమో ఇచ్చారు.

సీపీఆర్‌పై పోలీసులకు శిక్షణ



పోలీసులతో సీపీఆర్ చేయిస్తున్న వైద్యులు

తిరుమల, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే సీపీఆర్(హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం) చేయడంపై పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గత శనివారం కడపకు చెందిన ఓ యువతి గుండెపోటుతో తిరుమల క్యూలైన్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి, శ్రీవారిసేవకులకు సోమవారం సాయంత్రం తిరుమలలోని శ్రీవారిసేవా సదన్‌లో ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో సీపీఆర్ చేసే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం వచ్చేవారిలో కొంతమంది గుండెపోటుతో కుప్పకూలిపోతుంటారన్నారు.వారికి సీపీఆర్ చేయడం ద్వారా కొంతమందిని రక్షించే అవకాశమున్న నేపథ్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తిరుమల, తిరుపతిల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.అక్టోబరు 4 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధుల్లో ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఏఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయ్‌శేఖర్, సీఐలు విజయ్‌కుమార్, మురళీమోహన్‌రావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని లిక్కర్ వ్యాన్ బోల్తా

రోడ్డు పాలైన మద్యం, వ్యాను డ్రైవర్‌కు స్వల్పగాయాలు



బోల్తా పడిన వ్యాను, పరిశీలిస్తున్న పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 9: ఆర్టీసీ బస్సు ఢీకొని మద్యం తరలిస్తున్న వ్యాన్ బోల్తా పడిన ఘటన రేణిగుంట-తిరుపతి మార్గంలోని కాటన్‌మిల్లు వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. అలిపిరి సీఐ రాంకిషోర్ తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంట మద్యం గోడౌన్ నుంచి ఓ వ్యానులో తిరుపతిలోని అమెరికన్ బార్‌కు మద్యం తరలిస్తున్నారు. ఈ వ్యాను కాటన్ మిల్లు వద్ద యూ టర్న్ తీసుకొంటుండగా తిరుపతికి వస్తున్న శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. వ్యాన్ బోల్తా పడటంతో బాటిళ్లు పగిలిపోయి మద్యమంతా రోడ్డు పాలైంది. వ్యాను డ్రైవర్ సరళబాలాజీకి స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 80 శాతం మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వ్యానును అలిపిరి స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి ఇద్దరు డ్రైవర్ల వాహన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్ మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. రూ.25లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

రోడ్ల నిర్మాణంపై ఆర్‌అండ్‌బీ, ఐఐటీల మధ్య ఎంవోయూ



ఏర్పేడు, సెప్టెంబరు 9: రోడ్ల నిర్మాణంలో అధునాతన పద్ధతులపై ఆర్‌అండ్‌బీ, ఐఐటీ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటీని సోమవారం రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నయీముల్లా సందర్శించారు. కొత్త సాంకేతిక పద్ధతులు, తక్కువ మెటీరియల్ ఉపయోగించి రోడ్లకు ఏర్పడిన గుంతలను పూర్తిస్థాయిలో పూడ్చడం, అవి ఎక్కువ కాలం మన్నిక వచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేయాలని కోరారు. ఈ మేరకు ఐఐటీ అధికారులతో ఎంవోయూ కుదర్చు కున్నారు. అమెరికా వంటి దేశాలల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా రోడ్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించాలని నయీముల్లా ఐఐటీ అధికారులకు సూచించారు. అనంతరం ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ కేఎస్ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఈఈ మధుసూదనరావు, డీఈ నాగ మల్లయ్య, ఏఈ ప్రమీల, వర్క్ ఇన్‌స్పెక్టర్ మురగయ్య నాయుడు పాల్గొన్నారు.

ఐసర్‌కు ఆర్టీసీ బస్సులు

తిరుపతి(ఆర్టీసీ), సెప్టెంబరు 9: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్)కు ఆర్టీసీ బస్సుల రవాణాను సోమవారం ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని ఐసర్ ప్రొఫెసర్ కె.విజయమోహన్‌పిళ్ళై జిల్లా ఆర్టీసీ యంత్రాంగాన్ని కోరారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టి మంగళం డిపోకు చెందిన ఆర్డినరీ బస్సును ఎంపిక చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు సెంట్రల్ బస్సుస్టేషన్‌లోని శ్రీహరి బస్టాండులో ప్లాట్‌ఫామ్ నెంబరు 20.. వెంకటగిరి పాయింట్ నుంచి ఈ బస్సు బయల్దేరుతుంది. రేణిగుంట, ఏర్పేడు మీదుగా 9.10గంటలకు ఐసర్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 4.55గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆరు గంటలకు ఐసర్‌కు చేరుకుంటుంది. దీంతోపాటు వెంకటగిరి డిపోకు చెందిన ఆర్డినరీ 6, ఎక్స్‌ప్రెస్ 6బస్సులు కూడా ఐసర్ వద్ద ఆపేలా డీపీటీవో ఉత్తర్వులు జారీచేశారు. ఈ బస్సులు వెంకటగిరి, తిరుపతి మధ్య ఉదయం 5నుంచి రాత్రి 9గంటల వరకు ప్రతి అరగంటకో బస్సు నడుస్తుంది.

రేపు అల్లైడ్ హెల్త్ సైన్స్ పారామెడికల్ డిప్లొమా మిగులు సీట్లకు కౌన్సెలింగ్

తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 9: ఎస్వీ వైద్య కళాశాలలో అల్లైడ్ హెల్త్‌సైన్స్ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్లకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 9 సీట్లు, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ 3 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు 11న ఉదయం 9.30 నిమిషాలకు ప్రిన్సిపాల్ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులు వెంటనే రూ.7,700 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 94408 79943 నెంబరును లేదా కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

ఇసుక లారీ బోల్తా



చంద్రగిరి, సెప్టెంబరు 9: చంద్రగిరి మండలం, దానామూర్తిపల్లె వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలో సోమవారం ఉదయం ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు కాగా, ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు వైపు ఇసుక లోడుతో వెళుతున్న లారీ మార్గమధ్యంలో దానామూర్తి పల్లె వద్దకు రాగానే టైరు పంక్చర్ అయి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు కాగా, అందులో ఉన్న డ్రైవర్లు ముత్యాలు, కుప్పయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్లు బీఎన్ కండ్రిగ సమీపంలోని కత్తివారికండ్రిగ గ్రామానికి చెందిన వారుగా తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హిందూస్థాన్ స్కౌట్స్ గైడ్స్‌కు గుర్తింపు ఉంది : డీఈవో

తిరుపతి(విద్య), సెప్టెంబరు 9: హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు కేంద్ర మానవ వనరుల క్రీడా మంత్రిత్వశాఖ గుర్తింపు ఉన్నట్టు తిరుపతి డీఈవో డాక్టర్ వి.శేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొన్ని పాఠశాలల్లో నకిలీ స్కౌట్స్ గైడ్స్ కార్యకలాపాలపై పరిశీలించిన నేపథ్యంలో హిందూస్థాన్ స్కౌట్స్ గైడ్స్ సమర్పించిన దాఖలాల ప్రకారం గుర్తింపు ఉన్నట్టు తాము గుర్తించామని పేర్కొన్నారు. అయితే పాఠశాల విద్య సంచాలకుల ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం భారత్ స్కౌట్స్ గైడ్స్‌కు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉందన్నారు.

పలమనేరు
కుప్పం/పుంగనూరు

ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ కంచర్ల



కుప్పం, సెప్టెంబరు 9: విజయవాడలో వరద ముంపు ప్రాంతాలను సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పరిశీలించారు. విజయవాడ 30వ డివిజన్ (బుడమేరు వాగు మధ్యకట్ట ఈస్ట్)లో ముంపునకు గురైన ప్రాంతాలలో ఐఏఎస్ అధికారి లక్ష్మీషాతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజల కష్టనష్టాలను ఆలకించారు. వారి సమస్యలను, కోల్పోయిన ఆస్తులను గురించి నోట్ చేసుకున్నారు. ప్రభుత్వం ద్వారా తప్పకుండా సహాయం అందుతుందని ధైర్యం చెప్పారు.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం అవసరం



పీడీకి వినతిపత్రం అందిస్తున్న చెక్కునత్తం మణి

కుప్పం, సెప్టెంబరు 9: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని కడా పీడీ వికాస్ మర్మత్ అన్నారు. స్థానిక మండల సచివాలయంలో సోమ వారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలనుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వారి సమస్యలను సావదానంగా ఆలకించారు. చెక్కునత్తం పంచాయతీ పరిధిలోని వివిధ ప్రజా సమస్యలపై తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, వీఎస్ఎస్ ఛైర్మన్ కనకరాజు, గణేశ్, సుందర్ తదితరులు పీడీకి ప్రజలతోపాటు వినతిపత్రం అందించారు. అనంతరం పీడీ వికాస్ మర్మత్ అధికారులతో మాట్లాడుతూ నిర్దిష్టమైన గడువును విధించుకుని ప్రజా సమస్యలను ఆలోగా పరిష్కరించాలని ఆదేశించారు.

అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం



ఉలవలు పంపిణీ చేస్తున్న మాజీ ఎంపీపీ ఉదయకుమార్

శాంతిపురం, సెప్టెంబర్ 9 : అన్నదాతలకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని శాంతిపురం మండల టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ నందిగం ఉదయకుమార్ నాయుడు అన్నారు. సోమవారం కెనమాకులపల్లె సచివాలయ పరిధిలోని ఆర్బీకేలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు అందిస్తున్న రాయితీ ఉలవలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయరాం, ఏఎంసీ మాజీ ఛైర్మన్ నాగరాజు, పంచాయతీ పార్టీ అధ్యక్షుడు రాజారెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ రాధాక్రిష్ణ, కుప్పం నియోజకవర్గ ఈడిగ సంఘం అధ్యక్షుడు శివశంకర్ గౌడు, టీడీపీ నాయకులు నారాయణప్ప, కోదండ, మంజునాథ్, రమేష్, ఉద్యాన శాఖ అధికారి మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.

గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ



బైరెడ్డిపల్లె, సెప్టెంబరు 9 : బైరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సోమవారం మహతి ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు సహకారంతో గర్భిణులకు వైద్యాధికారి డాక్టర్ విజయచందర్ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భిణులు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతినెలా గర్భిణులకు పౌష్టికాహారం అంద జేస్తున్న మహతి ఫౌండేషన్ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యవిద్యాధికారి సావిత్రి, మహతి ఫౌండేషన్ ప్రతినిధులు తిమ్మక్క, శాంతమ్మ, శ్రీనివాసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ప్రస్తుతం ఉన్నచోటే అంబేడ్కర్ విగ్రహం ఉంచాలి



సదుం, సెప్టెంబరు 9: మండలంలోని అమ్మగారిపల్లె పంచాయతీ కలకటివారిపల్లె దళితవాడలో ప్రస్తుతం ఉన్నచోటే అంబేడ్కర్ విగ్రహం ఉంచాలని వేరొకచోటుకి మార్చరాదని దళిత సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎస్ఐ షేక్షావలికి, రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

కాశీవిశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు

పుంగనూరు, సెప్టెంబరు 9: పుంగనూరు కోనేరు వద్ద వెలసిన అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామికి సోమవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌కు గాయాలు

పుంగనూరు రూరల్, సెప్టెంబరు9: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ లారీ డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన నూరుల్లా కుమారుడు ఎస్.ఖాజా(26) లారీ డ్రైవర్. సోమవారం రాత్రి సొంత పనులపై ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్లి తిరిగి పుంగనూరుకు వస్తుండగా సుగాలిమిట్ట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో పుంగ నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు తిరుపతికి తరలించారు.

'రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదు'



తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న రేషన్‌కార్డుదారులు

పుంగనూరు రూరల్, సెప్టెంబరు9: రెండు నెలలుగా డీలర్ రేషన్ బియ్యం ఇవ్వలేదంటూ పుంగనూరులో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పట్టణంలోని 10 వవార్డు రహమత్‌నగర్, సనావుల్లా కాంపౌండ్, ఏటిగడ్డ పాళ్యం తదితర ప్రాంతాల్లోని ప్రజలకు రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదన్నారు. స్థిరనివాసం లేమని తమ పేర్లు తొలగించినట్లు డీలర్ చెబుతున్నాడని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఓటరు కార్డు ఇక్కడే ఉంటే జాబితాలో నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అనంతరం డీటీ తసీనాకు వినతిపత్రం అందజేశారు. తమకు అందాల్సిన రెండు నెలల బియ్యం ఇప్పించాలని బాధితులు ప్యారేజాన్, ఖాజాబీ, హసీనా, రీహనా తదితరులు కోరారు. డీలర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని డీటీ హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ విషయంపై డీటీని వివరణ కోరగా ఇప్పుడే ఫిర్యాదు వచ్చిందని పరిశీలిస్తామన్నారు.

అయోధ్య గణపతి సేవలో జడ్పీ ఛైర్మన్

వి.కోట, సెప్టెంబరు 9: వి.కోటలో వెలసిన వినాయక విగ్రహాలను జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన అయోధ్య గణపతి, దుర్గానగర్‌లోని అభయ గణపతి, బ్రాహ్మణ వీధిలోని వినాయక విగ్రహాలను ఆయన సందర్శించారు.

అగర్వాల్ కంటి వైద్యులచే ఉచిత నేత్ర చికిత్సా శిబిరం

పలమనేరు, సెప్టెంబరు9: పలమనేరు పెన్షనర్ల భవనంలో సోమవారం అగర్వాల్ కంటి వైద్యులచే ఉచిత నేత్రచికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అగర్వాల్ నేత్రవైద్యులు వంశీధర్‌రెడ్డి, ఇమ్మానుయేల్, కావ్యశేఖర్, షేక్ కుల్‌సుమ్ లు 80 మంది పెన్షనర్లు, వారికుటుంబ సభ్యులకు నేత్రపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ ఆనంద్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రత్నారెడ్డి, ఉపాధ్యక్షులు గురుమూర్తి, సహ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి, సభ్యులు దవణముని, శేఖర్, విజయకుమార్, సిద్ధమనోహర్, పాపయ్య, పురుషోత్తం, హాజీ సాహెబ్, కూప్తూరి, మరళీమోహన్, శ్రీనివాసులు, భూపతి, రాజన్న, సుబ్బన్న, నాగప్ప, ఖాదర్, పాండురంగయ్య, దొరస్వామి, జయపాల్, ఉమాపతి, గోవిందరాజులు, సుబ్రమణ్యం, బాలరాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పలమనేరు, సెప్టెంబరు9 : పలమనేరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గణితం, భౌతికశాస్త్రం, పౌరశాస్త్రం, కామర్స్ సబ్జెక్టుల బోధనకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 13న ప్రిన్సిపాల్‌ను లేదా చిత్తూరులోని వృత్తి విద్యాధికారిని సర్టిఫికెట్లతో సంప్రదించాలని తెలియజేశారు.

ఆగని ఏనుగుల విధ్వంసాలు

సోమల, సెప్టెంబరు 9: సోమల మండలం చిన్నఉప్పరపల్లె పంచాయతీలో వారం రోజులుగా ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయి. వరి, టమోటా, చెరకు తోటలను నాశనం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి గట్టువారిపల్లె చెరువుకోన సమీపంలోని మకాం వేసిన ఏనుగులు పగలు అడవిలో ఉండి రాత్రి పొలాల వైపు వచ్చి పంటలను తొక్కి ధ్వంసం చేస్తున్నాయి. రాత్రి వేళ వేరుశనగ పొలాలను అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి కాపాలాగా వెళుతున్న రైతులు ఏనుగుల రాకతో కంటిమీద కునుకు లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పొలాల వద్ద రైతులు జట్టుగా ఏర్పడి మంటలు వేసుకుని డప్పులు వాయిస్తూ పంటల వైపు ఏనుగులు రాకుండా కాపు కాస్తున్నారు. ఆదివారం రాత్రి సూరి శెట్టి నాగభూషణంకు చెందిన వరి పొలంలో ఏనుగులు తిరగాడాయి. మామిడి తోటలో డ్రిప్ పరికరాలు, మామిడి కొమ్మలు విరి చేశా యి. అడవిపందులకు తోడు ఏనుగుల రాకతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పన్నులు సకాలంలో వసూళ్లు చేయాలి

పుంగనూరు, సెప్టెంబరు9: మున్సిపల్ పరిధిలోని నీటి, ఇంటి పన్నులు సకాలంలో వసూళ్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి సూచించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు వసూళ్ల చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇకనైనా పన్నులు వసూళ్లలో వేగం పెంచి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను గుర్తించి పన్నులు వేయాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గుడుపల్లె మండల సమావేశం వాయిదా

గుడుపల్లె, సెప్టెంబరు 9: మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరు కావడంతో సమావేశం మంగళవారానికి వాయిదాపడింది. సోమవారం స్త్రీశక్తి భవనంలో ఎంపీపీ వరలక్ష్మీ అధ్యక్షతన సమావేశం ఉదయం 10:30 గంటలకు నిర్వహించారు. 12 ఎంపీటీసీలు, ఒక కో-ఆప్షన్ సభ్యుడుతో మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయినా ఎంపీపీ వరలక్ష్మీ, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, గుడుపల్లె ఎంపీటీసీ మూర్తి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంతో కోరం లేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో తాజ్ మస్రూర్ తెలిపారు.

సబ్సిడీ ఉలవల పంపిణీ

రామకుప్పం, సెప్టెంబరు 9: టీడీపీ ఎస్సీసెల్ జిల్లా అధికారప్రతినిధి జయశంకర్, పార్టీ ఉన్సిగానిపల్లె పంచాయతీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి సోమవారంఉన్సిగానిపల్లె రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీపై విత్తన ఉలువలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేంద్రనాయుడు, మల్లేష్, సుభాష్, గోపి, రామలింగం, గోపాల్‌రెడ్డి, ఉద్యాన అధికారి మౌనిక పాల్గొన్నారు.

పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రామకుప్పం, సెప్టెంబరు 9: మండలంలో సంపూర్ణ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ చిన్ని కృష్ణలు కోరారు. సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు మురుగుకాల్వలను శుభ్రం చేయించి, దోమలు వృద్ధి చెందకుండా నిరోధించాలన్నారు. మంచినీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి సత్వరం లీకేజీలను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో ఈశ్వరన్న, ఈఓపీఆర్‌డీ బాబు తదితరులు పాల్గొన్నారు.

పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన



పోషకాహార ప్రాముఖ్యత గురించి వివరిస్తున్న సీడీపీవో మాధవీలత

బైరెడ్డిపల్లె, సెప్టెంబరు 9 : మండలంలోని కమ్మనపల్లె అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషకాహార ప్రాముఖ్యత గురించి ఐసీడీఎస్ సీడీపీవో మాధవీలత గర్భిణులకు, బాలింతలకు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా అన్ని పంచా యతీల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీడీపీవో తెలిపారు. సూపర్‌వైజర్ సుజాత, అంగన్వాడీ కార్యకర్తలు శకుంతల, భాగ్యమ్మ, మగ్బుల్, విజయకుమారి పాల్గొన్నారు.

బైబై..గణేశా



రామకుప్పంలో నిమజ్జనానికి తరలుతున్న వినాయక విగ్రహాలు

పుంగనూరు రూరల్, సెప్టెంబరు9: మూడు రోజులు పాటు పూజలు అందుకున్న వినాయక ప్రతిమలను సోమవారం సాయంత్రం ట్రాక్టర్లలో బాణసంచా వేడుకలు, డప్పులు, బళ్లారి డ్రమ్స్ హోరు నడుమ కోలాహలంగా ఊరేగించారు. విశేష పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ, మదనపల్లె రోడ్డు, మార్కెట్‌యార్డు, బీడీకాలనీ, గోకుల్‌వీధి, కొత్తఇండ్లు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలతో పాటు గ్రామీణప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ ఒడికి తరలించారు. యువత ఉట్లుకొట్టి రంగులు చల్లుకున్నారు.

రామకుప్పం: స్థానిక దిగువవీధి, కోటారుపాళ్యం తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. సంబరాల నడుమ చెరువుల్లో నిమజ్జనం చేశారు.

గుడుపల్లె: మూడు రోజుల పాటు భక్తులు మండపాలు ఏర్పాటు చేసి గణేశుడికి ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేశారు. లడ్డూలను వేలం వేయగా యువత పోటీపడి దక్కించుకున్నారు. సాయంత్రం యువత కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ సమీప చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

గంగవరం: గంగవరం సాయినగర్, ద్వారకామయి వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ఊరేగింపు మదనపల్లె రోడ్డు మీదుగా సాగింది. గంగవరం సమీపం లోని చెరువులో బొజ్జ గణపయ్యను నిమ జ్జనం చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా గంగవరం అర్బన్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

శాంతిపురం: శాంతిపురం మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జనం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యువత నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తర్వాత పాలారు నదిలో నిమజ్జనం చేశారు.

లడ్డూల వేలం

అంతకు ముందు వినాయక స్వామి లడ్డుకు వేలం పాట నిర్వహించారు. గుండిశెట్టిపల్లె గ్రామంలోని వినాయక లడ్డుకు తీవ్ర పోటీ నెలకొంది. కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనుసూయ, అబ్బన్నగారి మున స్వామి కుటుంబాలు రూ.2 లక్షలకు కైవసం చేసుకున్నాయి. శాంతిపురం శివాలయం వీధిలో గణపయ్య లడ్డును బడుగుమాకులపల్లె రవి కుమారుడు వెంకటేష్ రూ.76 వేలకు పాడుకున్నారు. కేజీఎఫ్ రోడ్డులోని వినాయక లడ్డును రాఘవ మొబైల్స్ యజమాని శంకర్‌రెడ్డి రూ. 52 వేలకు దక్కించుకున్నారు. ఆరిముత్తనపల్లె గ్రామంలో మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్ రూ.16,500లకు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. పొన్నేపల్లె గ్రామంలో వినాయక స్వామి లడ్డును అదే గ్రామానికి చెందిన వెంకటప్ప కుమారుడు చంద్ర రూ.3,500లకు దక్కించుకున్నారు. పొన్నేపల్లె గ్రామంలో వినాయక చవితి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. గ్రామంలోని పెద్దలను యువకులు ఘనంగా సన్మానించారు.



నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా గంగవరంలోని సాయినగర్‌వాసులు



పుంగనూరు బీడీ కాలనీలో, గుడుపల్లెలో నిమజ్జనానికి తరలుతున్న గణేశుడు, లడ్డును కైవసం చేసుకున్న తెలుగు మహిళ అధ్యక్షురాలు అనుసూయ

వార్డు బాటకు వెల్లువెత్తుతున్న వినతులు



కమతమూరులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్ తదితరులు

కుప్పం, సెప్టెంబరు 9: కుప్పం పురపాలక సంఘ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు కలిసి కదిలిన వార్డు బాట కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లు వెత్తు తున్నాయి. పురపాలక సంఘం 4వ వార్డు పరిధిలోని కమతమూరు, కత్తిమానునపల్లెల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. విద్యుత్ స్తంభాలు, రోడ్లు, మురుగు కాలువలు, గృహ నిర్మాణం వంటి సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మౌలిక వసతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి అర్జీని స్వీకరించి, రశీదును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సి పల్ ఇన్‌ఛార్జి రాజ్‌కుమార్, మాజీ సర్పంచి వీజీ.ప్రతాప్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇమ్ దాము, టీడీపీ నాయకులు సత్యేంద్రశేఖర్, డాక్టర్ వెంకటేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

వినాయకుడికి కరెన్సీ హారం



పలమనేరు, సెప్టెంబరు9 : పలమనేరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ పండ్లవ్యాపారి ఏర్పాటుచేసిన వినాయకుడికి ప్రతిమకు సోమవారం రూ.96 వేలు విలువ చేసే రూపాయి నోట్లతో పెద్దహారం అలంకరించారు. పట్టణ వాసులు ఆ హారాన్ని తిలకిస్తున్నారు.

ఎడ్లబండిపై నిమజ్జనానికి..



కల్లూరు, సెప్టెంబరు 9: పులిచెర్ల మండలం కల్లూరు పంచాయతీ ఈరసాని పల్లిలో ప్రతిష్ఠించిన గణనాథుడు సోమవారం నిమజ్జనానికి తరలివెళ్లాడు. మండపంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించగా కాడెద్దుల బండిపై వినాయకుడుని ఆశీనులయ్యారు. కల్లూరు పురవీధుల్లో భక్తులు కర్పూరహారతులిచ్చారు. అనంతరం గోగులమ్మ వంకలో స్వామివారిని నిమజ్జనం చేశారు.

వినాయక నిమజ్జనాల కోలాహలం



సోమల బస్టాండ్‌లో ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమ నిమజ్జనంలో యువకుల కోలాహలం

సోమల, సెప్టెంబరు 9: సోమల మండలంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా సోమవారం వాడవాడలా కోలాహలంగా నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి లడ్డు, స్వామివారి బొడ్డులోని వెండి కాయిన్‌లకు దక్కించుకోవడానికి యువకులు పోటీలు పడ్డారు. మండపాల వద్ద అన్నదానాలు చేశారు. సోమల బస్టాండ్‌లోని స్వామివారి లడ్డును దర్శపురి రాజేశ్ రూ.28101, వెండి కాయిన్‌ను పీఎం.కిషోర్ రూ.24,101లకు, స్వామి వారి వస్త్రాలను యశ్వంత్ రూ.9999లకు వేలంలో దక్కించుకున్నారు. సోమల సాయి నగర్‌లో స్వామివారి కాయిన్‌ను అభిషేక్ రూ. 2116కు, లడ్డూను పీఎం. భరత్ రూ. 1111, స్వయంభేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన వేలం పాటల్లో లడ్డూను ఐలా ధనుంజయ్ రూ.5000, స్వామివారి వస్త్రాలను వరదం హరిప్రసాద్ రూ.15వేలుకు దక్కించుకున్నారు. సోమల కొత్తచెరువు, ఇరికిపెంట చెన్నపట్నం చెరువుల్లో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. కాగా సోమల శెట్టివారివీధిలో స్వామివారి ప్రతిమ వద్ద జరిగిన ఆటల పోటీల్లో విజేతలకు విశ్రాంత ఎల్ఐ వెంకటరమణ, విశ్రాంత ఆర్మీ అధికారి రెడ్డెప్ప, ఎస్. సుధాకర్, డీ. శంకరయ్య, పురుషోత్తం, డీ. మనోహర్‌లు రూ.50వేలు విలువ చేసే పలు రకాల బహుమతులు పంపిణీ చేశారు. నిమజ్జనం కార్యక్రమాలను ఎస్ఐ శివశంకర పర్యవేక్షించారు.

సీసీ కెమెరాలు అమర్చుకోవాలి



సమావేశంలో మాట్లాడుతున్న సీఐ జీటీ నాయుడు

కుప్పం, సెప్టెంబరు 9: కుప్పంలోని వ్యాపారస్తులందరూ తప్పనిసరిగా తమ దుకాణాలు, వ్యాపార సంస్థలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని కుప్పం అర్బన్ సీఐ జీటీ.నాయుడు అన్నారు. కుప్పంలోని సుజ్ఞానానంద ఆశ్రమంలో సోమవారంఆయన పట్టణంలోని వ్యాపార స్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దుకాణాలలో జరిగే దొంగతనాలు, ఇతర మోసాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అవసరమన్నారు.

పాటు కాటుతో రైతుకు అస్వస్థత

పుంగనూరు రూరల్, సెప్టెంబరు9: పొలంలో పని చేస్తున్న రైతు పాము కాటుతో అస్వస్థతకు గురయ్యాడు. చౌడేపల్లె మండలం గుట్టకిందపల్లెకు చెందిన మునిస్వామి(65) పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. సమీప రైతులు గుర్తించి పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వి.కోటలో వైభవంగా వినాయకుడి శోభాయాత్ర



నిమజ్జనోత్సవంలో చిన్నారితో కలసి నృత్యం చేస్తున్న ముస్లింలు

వి.కోట, సెప్టెంబరు 9: వి.కోటలో వినాయక విగ్రహాల శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. విగ్రహాలన్నీ ఏక కాలంలో ర్యాలీగా తరలాయి. మంగళ వాయిద్యాలు, పండరి భజనలు, కోలాటలు, డప్పు వాయిద్యాలు, డీజేల హోరు నడుమ మహిళలు, యువకులు, చిన్నారులు నృత్యాలనడుమ ఉల్లాసంగా, ఉత్సాహంగా నిమజ్జనోత్సం కొనసాగింది. ఎగువ చెక్‌పోస్టు నుంచి లాంగ్ బజారు మీదుగా ఎస్వీజీ వీధి, మసీదు వీధి మీదుగా కేజీఎఫ్ రోడ్డు నుంచి పత్రపల్లె చెరువుకు తరలించారు. అన్నదమ్ముల వలే కలసి మెలసి ఉన్న తమ మధ్య కొంత మంది అల్లర్లతో వేరుచేయాలని చూడటం బాధాకరమని వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.ఏ.గౌస్ అన్నారు. ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న సఖ్యతను యథాప్రకారం కొనసాగించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణంలో జరిగిన శోభాయాత్ర దిగ్విజయానికి కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలకు ఏఎంసీ మాజీ ఛైర్మన్ రామచంద్ర నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల పక్ష నేతలు, ఇరు వర్గాల పెద్దలందరూ శోభాయాత్రలో ముందుకు సాగగా, వారి వెంటే సుమారు 30 విగ్రహాలు ఒక్కొక్కటిగా పత్రపల్లె చెరువుకు చేరుకున్నాయి. అక్కడ అర్ధరాత్రి వరకు విగ్రహాలను గజ ఈతగాళ్ళ సాయంతో నిమజ్జనం గావించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, సీఐలు సోమశేఖర్, నెల్లి బాస్కర్, తహసీల్దార్ పార్వతి, ఎస్ఐ బాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి వి.కోటలో అలజడులు లేకుండా నిమజ్జనోత్సవం దిగ్విజయంగా పూర్తిచేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వైభవంగా ప్రారంభమైన సోమవారోత్సవాలు

రామకుప్పం, సెప్టెంబరు 9: రామకుప్పం శివార్లలోని వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం వార్షిక సోమవారోత్సవాలు అంగరంగ వైభంవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకపూజలు నిర్వహించి విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుంచే పలమనేరు, కుప్పం నియోజకవర్గాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు పట్టణాలు, గ్రామాలనుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కళ్లు, చెవి, తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు వెండితో చేసిన కళ్లు, చెవులు, నాగపడిగలు స్వామి వారిలో హుండీలో వేసి మొక్కులు తీర్చుకున్నారు. కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామి వారికి ప్రాకారోత్సవాలు చేయించారు. మహిళలు నాగులపుట్టలో పాలు, పండ్లు సమర్పించారు. పలువురు దంపతులు సంతాన ప్రాప్తి కోసం అక్కడి రావి వృక్షాలకు జోలె కట్టారు. మరికొం దరు వీపునకు కొక్కీలు తగిలించుకుని తేర్లు లాగారు. దవడలకు శూలాలు, ఒంటిపై నిమ్మకాయలు గుచ్చుకుని, కావళ్ల సమర్పించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ఆవరణలోని నాగులమ్మ, శనీశ్వరస్వామి, పద్మావతి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ వారు దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలో కుప్పం డీఎస్పీ పార్థసారథి, గ్రామీణ సీఐ మల్లేష్‌యాదవ్, ఇన్‌చార్జీ ఎస్ఐ నరేష్‌లు తమ సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించారు.



మయూర వాహనంపై సుబ్రహ్మణ్యస్వామి, సోమవారోత్సవ శోభలో మూలమూర్తి, వీపుతేరు సమర్పిస్తున్న భక్తుడు, దవడలకు శూలాలు, ఒంటిపై నిమ్మకాయలు గుచ్చుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

పక్కాగా ఓటర్ల జాబితా సర్వే


సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో చిన్నయ్య

చిత్తూరు, సెప్టెంబరు 9: స్పెషల్ సమ్మరీ రివిజన్-2025లో భాగంగా ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని బూత్ లెవర్ ఆఫీసర్ల(బీఎల్‌వో)లతో ఆయన సోమవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా బీఎల్‌వో యాప్‌లో వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే క్షేత్ర స్థాయిలో పక్కాగా చేయాలన్నారు. జాబితాలో నాణ్యమైన ఫొటోలు ఉండేలా చూసుకోవాలన్నారు. సహాయ కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ సర్వేను ఈనెల 21వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ కళావతి, ఈ-డీటీ హిమగిరి, ఏఎస్వో సౌందర్ రాజన్, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనానికి సహకరించాలి

చిత్తూరు, సెప్టెంబరు 9: నగరంలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలందరూ సహకరించి ప్రశాంతంగా జరిగేలా చూడాలని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిమజ్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల సూచనల మేరకు నడుచుకోవాలన్నారు.

రెండు టన్నుల కూరగాయల వితరణ

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 9: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదాన పథకానికి శాంతిపురానికి చెందిన శ్రీనివాసులు, సురేష్ మిత్రులతో కలసి సోమవారం కూరగాయలు వితరణ చేశారు. ఆలయాధికారులు దాతలకు స్వాగతం పలికి, స్వామి దర్శనం కల్పించారు. అన్నదాన ఏఈవో ధనుంజయ, సూపరింటెండెంట్ రంగస్వామి పాల్గొన్నారు.

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

పాలసముద్రం, సెప్టెంబరు 9: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని, అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని డాక్టర్ మోహన్‌కృష్ణ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు విరివిగా తీసుకోవాలన్నారు. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు సురక్షితమని సూచించారు. సూపర్‌వైజర్ మురళి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

బాలింతలు పోషకాహారం తీసుకోవాలి

నింద్ర, సెప్టెంబర్ 9: బాలింతలు, గర్భిణులు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్యామల అన్నారు. సోమవారం నింద్ర అంగన్వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పౌష్టికాహారం గర్భిణులకు, బాలింతలకు ఎంతో శ్రేష్ఠమన్నారు.

ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి


ఆర్ఎంపీకి నోటీసులిస్తున్న డాక్టర్ మౌనిక

గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 9: ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని తూగుండ్రం పీహెచ్‌సీ డాక్టర్ మౌనిక తెలిపారు. తూగుండ్రం గ్రామంలో నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను ఆమె పరిశీలించి ఈ మేరకు నోటీసులు అందజేశారు. అనారోగ్యంతో వచ్చిన వారికి ప్రథమ చికిత్స చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలన్నారు. వారికి ఇంజక్షన్‌లు వేయడం, మందులు ఇవ్వడం, సెలైన్‌లు పెట్టడం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడి మృతి



తవణంపల్లె, సెప్టెంబరు 9: రైతు ఉద్యమ నేత, జిల్లా రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు చెర్లోపల్లె జగన్నాథరెడ్డి(85) సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వగ్రామమైన చెర్లోపల్లెలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

కొండమల్లీశ్వరస్వామికి పాలాభిషేకం


స్వామిని దర్శించుకుంటున్న దాతలు

వెదురుకుప్పం, సెప్టెంబరు 9: డీఆర్ఎన్‌కండ్రిగ సమీపంలో అరు ణగిరి క్షేత్రంలో కొలువైన జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లీశ్వరస్వామికి సోమవారం పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం అందించారు. అన్నమయ్య, శివనామ సంకీర్తనలను ఆలపించారు. ఎగువ కన్నికాపురం సమీపంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. చవటగుంట గ్రామంలోని ఆవుదేవర నందీశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు.

హెల్మెట్ తప్పనిసరి

వెదురుకుప్పం, సెప్టెంబరు 9: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాలని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. సోమ వారం కార్వేటినగరంలో హెల్మె ట్ ధారణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశాలు తక్కువన్నారు.

చిట్టిబాబుకు గురుదేవోభవ అవార్డు


అవార్డు అందుకుంటున్న చిట్టిబాబు

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 9: స్థానిక పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు చిట్టిబాబుకు గురుదేవోభవ అవార్డు దక్కింది. వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అంకయ్య అవార్డు అందజేశారు. విద్యా రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. డీవీఈవో సయ్యద్ మౌలా, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ మజీద్, పీడీ షాజహాన్, అధ్యాపకులు రవిశంకర్, విజయ్‌బాబు, తదితరులు అభినందించారు.

13న జాబ్ మేళా

వెదురుకుప్పం, సెప్టెంబరు 9: కార్వేటినగరం ఐటీఐలో ఈనెల 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి.గణేష్ సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఐటీఐలో సంప్రదించాలన్నారు.

చిత్తూరు
జీడీ నెల్లూరు/పూతలపట్టు/నగరి

జాతరకు పటిష్ఠ బందోబస్తు

నగరి, సెప్టెంబరు 9: నగరి గంగజాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓరు గంటాలమ్మ, దేశమ్మ దేవతల ఊరేగింపు నిర్వహించే ప్రాంతంలో, ఊరేగింపులో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గొడవలు, అల్లర్లు సృష్టించే వారిని బైండోవర్ చేశామన్నారు. మూడు రోజుల పాటు ప్రకాశం రోడ్డులో వాహన రాకపోకలు ఆపేసినట్లు తెలిపారు. బస్సులు, ప్రైవేటు వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.

గ్రానైట్ లారీ సీజ్



పాలసముద్రం, సెప్టెంబరు 9: పాలసముద్రం మీదుగా తమిళనాడుకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని సోమవారం కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ భారతి సీజ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెన్నైకు తరలిస్తుండగా పట్టుకుని, కేసు నమోదు చేసి, జిల్లా మైన్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

గంగమ్మకు గొడుగు వితరణ

నగరి, సెప్టెంబరు 9: జాతరలో భాగంగా నగరికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు ప్రసాద్ గంగమ్మకు ఈ ఏడాది కొత్త గొడుగు అందించారు. గెరిగ ఉత్సవం, అమ్మవారి ఊరేగింపు, నిమజ్జన సమయంలో ఉయో గపడేలా గొడుగు ఇచ్చినట్లు దాత ప్రసాద్ పేర్కొన్నారు. జాతర కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, జ్యోతిరెడ్డి, చిరంజీవిరెడ్డి, దయానిధి, సురేష్‌నాయుడు, ఇంద్రయ్య, శ్రీనివాసన్, మణిగండ, బాలాజీ, జనార్దన్ పాల్గొన్నారు.

రైతు సేవా కేంద్రం తనిఖీ



వెదురుకుప్పం, సెప్టెంబరు 9: కార్వేటినగరం మండలం సీడీకండ్రిగ రైతు సేవా కేంద్రాన్ని సోమవారం వ్యవసాయ శాఖ అధికారిణి హేమలత తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కేంద్ర నిర్వహణపై సలహాలు, సూచనలిచ్చారు. ఆమె వెంట ఏఈవో గాయత్రి ఉన్నారు.

పోషకాహారం భుజించాలి


అవగాహన కల్పిస్తున్న ప్రిన్సిపాల్ అన్నపూర్ణశారద

వెదురుకుప్పం, సెప్టెంబరు 9: పోషకాహారం భుజించాలని వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణశారద తెలిపారు. సోమవారం ఆ కళాశాలలో విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. మానవ శరీరానికి పోషకాహారం ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమన్నారు.

మాజీ ఎంపీటీసీ మృతి



వెదురుకుప్పం, సెప్టెంబరు 9: వెదురుకుప్పం మండలం దేవరగుడిపల్లె మాజీ ఎంపీటీసీ పుష్పమ్మ(65) సోమవారం గుండెపోటుతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆమె స్వగ్రామమైన వావిలిచేను గ్రామంలో మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.

సబ్‌స్టేషన్‌లో తనిఖీలు



చిత్తూరు రూరల్, సెప్టెంబరు 9: చిత్తూరు రూరల్ మండలం సంతపేట సబ్‌స్టేషన్‌ను చిత్తూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ మునిచంద్ర సోమవారం తనిఖీ చేశారు. షిఫ్ట్ ఆపరేటర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతరాయం కలగకుండా సరఫరా అందించాలన్నారు. తప్పనిసరిగా ఫిర్యాదుల పుస్తకం ఏర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. లైన్‌మెన్లు ఎప్పటికప్పుడు లైన్లు సరిచేసుకోవాలన్నారు.

మధ్యాహ్న భోజనంపై అభిప్రాయ సేకరణ

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 9: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు డీఈవో దేవరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల పాటు ప్రధానోపాధ్యాయులు, వంట కార్మికులు, హెల్పర్స్ సలహాలు, సూచనలు సేకరించి రాష్ట్ర అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

వినాయకా..పోయి రావయ్యా!




చిత్తూరు కట్టమంచి చెరువులో వినాయక నిమజ్జనాలు - కొంగారెడ్డిపల్లెలో వేలంలో లడ్డూ ప్రసాదం దక్కించుకున్న భక్తుడు


నింద్రలో నృత్యం చేస్తున్న యువత


నగరిలో ఊరేగింపుగా తీసుకెళుతున్న యువకులు


బంగారుపాళ్యం గురుకుల పాఠశాల విద్యార్థులు


విజయపురం : బూచివానత్తం అంకమ్మ కాలనీలో


ఎస్ఆర్‌పురంలో వినాయకుడి ఊరేగింపు


గుడిపాల మండలం కిలారిపల్లెలో..

కోలాహలంగా గణనాథుడి నిమజ్జనం

చిత్తూరు కల్చరల్, సెప్టెంబరు 9: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా పూజలు అందుకున్న వినాయక స్వామి విగ్రహాలను సోమవారం కోలాహలంగా నిమజ్జనం చేశారు.

బంగారుపాళ్యం : బంగారుపాళ్యం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యను సోమవారం జంబువారిపల్లెలోని చెరువులో కోలాహలంగా నిమజ్జనం చేశారు. సోమవారం ఒక్కరోజే సుమారు 80 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

నింద్ర : నింద్ర ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఉదయం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం బ్యాండు వాయిద్యాల నడుమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

నగరి : మున్సిపాలిటీ, మండల పరిధిలో పలుచోట్ల సోమవారం గణేశ విగ్రహాలను నిమజ్జనం చేశారు. విగ్రహాలను ట్రాక్టర్లలో పెట్టుకుని యువత నృత్యాలు చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై అంటు నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. బస్టాండు ఆవరణలోని విగ్రహం వద్ద ఉంచిన లడ్డూను వేలం వేయగా నగరికి చెందిన వ్యాపారి బాస్కర్ రూ.10,200కు దక్కించుకున్నారు.

విజయపురం : మండలంలోని పన్నూరు సబ్‌స్టేషన్, ఆలపాకం, పాతార్కాడు, ఇళ్లత్తూరు, పన్నూరు, జీఎంపురం, కాళికాపురం, జగన్నాథపురం, బూచివానత్తం అంకమ్మ కాలనీలో గణేష్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. పన్నూరు సబ్‌స్టేషన్‌లో అన్నదానం విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో సద్దుమణిగింది.

శ్రీరంగరాజపురం : మండలంలో యువత వినాయక మండపాలను విద్యుత్ దీపాలు, పచ్చని తోరణాలతో అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలుచోట్ల సోమవారం నిమజ్జనం చేశారు.

గుడిపాల : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వినాయకుడిని నిమజ్జనం చేశారు. కిలారిపల్లి, బసవాపల్లి, రెట్టగుంట తదితర గ్రామాల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. సాయంత్రం బాణసంచా, డప్పు వాయిద్యాలు, వసంతాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయండి


నితిన్‌గడ్కరీకి సమస్యలు తెలుపుతున్న ఎమ్మెల్యే భానుప్రకాష్

నగరి, సెప్టెంబరు 9 : చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారికి సంబంధించి విజయపురం మండలం పన్నూరు ఉప కేంద్రం వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయించా లని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి విన్నవించారు. విజయపురం మండలంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సర్వీసు రోడ్డు ఏర్పాటు చేస్తే పారిశ్రామికీకరణ మరింత సులభమవుతుందన్నారు. అలాగే తిరుచానూరు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

దాతల సహకారం మరువలేనివి


ఎమ్మెల్యేకు సాయం అందజేస్తున్న సుబ్రహ్మణ్యం నాయుడు

గుడిపాల, సెప్టెంబరు 9: వరద బాధితులకు దాతలు అందించిన సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం గుడిపాల మండలంలోని వెలుగు సమాఖ్య, రేషన్ డీలర్లు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలు రూ.2.10లక్షలను టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యేకు అందజేశారు. టీడీపీ నాయకులు చెన్నకేశవులు నాయుడు, హేమాద్రి నాయుడు, రవి నాయుడు, గోపి, అరుణ్, విల్సన్, ప్రభాకర్ రెడ్డి, శివలింగా రెడ్డి, సాంబశివ నాయుడు పాల్గొన్నారు.

రోడ్డు బాగు చేయాలని ధర్నా



పెనుమూరు, సెప్టెంబరు 9: గుంతలమయమైన పెనుమూరు చిత్తూరు రోడ్డును బాగు చేయాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు సోమవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ రేణుకా నగర్ క్రాస్ వద్ద రోడ్డుపై కల్వర్టు పాడై పెద్ద గుంత ఏర్పడిందని, అందులో పడి పలువురు ఆస్పత్రి పాలయ్యారని వాపోయారు. గంగుపల్లి చెరువు, పెద్దరాజు పల్లి, ఉగ్రాణంపల్లి వద్ద రోడ్డు పూర్తిగా పాడైపోయిందన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పించినా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో అర్ధ కిలోమీటరు ట్రాఫిక్ ఆగిపోయింది. తాలూకా సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు చర్చించారు. ఆర్అండ్‌బీ ఈఈకి ఫోన్‌చేసి సమస్య పరిష్కరించాలని కోరడంతో ధర్నా విరమించారు.

శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారంటూ నిరసన


నిరసన తెలుపుతున్న గిరిజనులు

బంగారుపాళ్యం, సెప్టెంబరు 9: మండలంలోని మొగిలి గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించారంటూ గిరిజనులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ మొగిలి సర్వే నంబర్.61లో ఊరగుట్టలోని 59 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వంలో అప్పటి ఇన్‌చార్జి తహసీల్దార్ డీకేటీ పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఈ భూమిలో తాము పాడి పశువులు మేపుకుంటూ, అటవీ ఫలసాయం సేకరించి జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ భూమిలోనే కొంతభాగాన్ని శ్మశాన వాటికకు వినియోగించుకుంటున్నామన్నారు. మొగిలికి చెందిన ఏకాంబరం నాయుడు శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి, బోరు వేశారని తెలిపారు. పైగా విద్యుత్ కనెక్షన్‌కు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకోగా 'మీకు దిక్కున్న చోట చెప్పుకోండి' అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు తహసీల్దార్, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. అధికారులు స్పందించి ఊరగుట్టను కాపాడాలని, శ్మశాన స్థలం తమకు చెందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు వారు మండల సర్వేయర్ లావణ్యకు వినతిపత్రం అందించారు.

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

గుడిపాల, సెప్టెంబరు 9: పారిశుద్యంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారిపై చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎంపీడీవో ఉపేంద్ర, ఈవోఆర్డీ కృష్ణప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని కొత్తపల్లి, రామభద్రాపురం పంచాయతీల్లో సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పారిశుధ్య పనులు చేయించారు. పంచాయతీ సెక్రటరీలు సంధ్య, దేవరాజులు పాల్గొన్నారు.

కారు, బస్సు ఢీ

గుడిపాల, సెప్టెంబరు 9: మండలంలోని చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిలో సోమవారం ఉదయం కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వేలూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన కారు రాంగ్‌రూట్‌లో వస్తుండగా చిత్తూరు నుంచి వేలూరు వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముట్టుకూరుపల్లి వద్ద ఢీకొంది. కారు ముందు భాగం దెబ్బతింది.

రూ.50 వేలు పలికిన లడ్డూ ప్రసాదం

చిత్తూరు కల్చరల్, సెప్టెంబరు 9: కొంగారెడ్డపల్లె వెంకటేశ్వర కాలనీలో బ్లూ బాయ్స్ ఏర్పాటు చేసిన సమ్మోహన గణపతి నిమజ్జన కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. 25 కిలోల లడ్డూను వేలం వేయగా అదే కాలనీకి చెందిన రైతు చంద్రయ్యనాయుడు రూ.50వేలకు పాడుకున్నారు. బ్లూబాయ్స్ కమిటీ సభ్యులు ఆయన్ను సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఘనంగా మాస నారాయణి సేవ

చిత్తూరు కల్చరల్, సెప్టెంబరు 9: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం మాస నారాయణి సేవ ఘనంగా నిర్వహించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, చర్చివీధి, గాంధీరోడ్డు, లెప్రసీ కాలని తదితర ప్రాంతాల్లో 222 మంది పేదలకు అన్న ప్రసాదం, తాగునీరు, బిస్కెట్లు పంపిణీ చేశారు. సత్యసాయి సేవా సమితి, భజనమండలి, బాలవికాస్ సభ్యులు పాల్గొన్నారు.

నేడు కన్నన్‌లో మ్యాథ్స్ షో

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 9: బీఎస్ కన్నన్ 97వ జయంతి, బీఎస్ కన్నన్ పాఠశాల 77వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు మంగళవారం ఉదయం 10 గంటలకు మ్యాథ్స్ షో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గణిత అవధాని హెచ్.అరుణ శివప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాల్గొనాలని కోరారు.

పాత కక్షలతో ఘర్షణ : ఒకరికి గాయాలు

పాలసముద్రం, సెప్టెంబరు 9: పాత కక్షల కారణంగా జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పాలసముద్రం ఎస్ఐ భారతి వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన పాండియన్‌కు, మండలంలోని నర్సింహాపురానికి చెందిన ధరణీకుమార్, అరవింద్, జయశంకర్‌లకు వ్యాపార విషయంగా చిన్నపాటి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో పాండియన్ సోమవారం నర్సింహా పురంలోని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండగా ఆ ముగ్గురు అటకాయించి చితకబాదారు. విషయం తెలుసుకున్న బంధువులు పాండియన్‌ను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాలసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ భారతి కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.





కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు స్వర్ణ నెమలి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఉంచి బాజాభజంత్రీల నడుమ కాణిపాక వీధులలో ఊరేగించారు. ఆస్థాన మండపంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
- ఐరాల